

గణేష్ నిమజ్జనంలో అపశృతి

చెరువులో గల్లంతై యువకుడి మృతి



సునీల్ (ఫైల్‌ఫొటో)

ప్రజాశక్తి - కాశినాయన

మండల పరిధిలోని నాయునిపల్లి గ్రామానికి చెందిన పామిడి సునీల్ (20) అనే యువకుడు గణేష్ నిమజ్జనంలో బుధవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. నాయునిపల్లె గ్రామంలో గణేష్ ఊరేగింపు, అనంతరం నిమజ్జనానికి వరికుంట్ల చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ నిమజ్జనం అనంతరం సునీల్ బయటికి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి సునీల్ మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు

25న మండల కేంద్రాల్లో ధర్నాలు

- ఎపి రైతు సంఘం, వ్య.కా.స నాయకులు



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కడప అర్బన్

వర్షాభావ దృష్ట్యా కరువు మండలాలను ప్రకటించాలని ఈ నెల 25వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, అన్వేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఎపి రైతు సంఘం జిల్లా కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితితో రైతులు అరకొర పంటలు వేశారని, అప్పులు చేసి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన పంటలు ఎండు దశకు వచ్చాయని తెలిపారు. పత్తి, వేరుసెనగ, మిర్చి, మొక్కజొన్న, ఆముదం, కంది, మినుము వంటిపంటలు కూడా సకాలంలో వర్షాలు లేక సగానికి సగం దెబ్బతిన్నాయని చెప్పారు. బోరు బావుల కింద ఉన్న అరకొర పంటలను కాపాడుకుందామంటే విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ కోతలతో ఉన్న కొద్దిపాటి పంటలు దెబ్బ తింటుంటున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ప్రణాళిక లేమితో చోద్యం చూస్తోందని విమర్శించారు. కనీసం వేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. ఇ-క్రాప్ నమోదు చేయటంలో కూడా సర్వర్, నెట్‌వర్క్ సమస్య, యాప్ డౌన్లోడ్ కాకపోవడం వంటి కారణాలతో పంటల నమోదు సక్రమంగా చేయటం లేదని తెలిపారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న అన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటనుబట్టి ఎకరాకు రూ.40 వేలు నుంచి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పంటలు వేయని రైతులకు ఎకరాకు రూ.20 వేలు జీవన భృతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులు, కౌలు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు కౌలు రద్దు చేయాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకంలో అదనంగా 100 రోజులు పనులు పెట్టాలని, వ్యవసాయ మోటర్లకు 9 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందించి ఉన్న పంటలను కాపాడాలని తెలిపారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను రూపొందించి రబీలో పంటలు వేసేందుకు 90 శాతం సబ్సిడీతో రైతులకు ప్రభుత్వం విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25వ తేదీన తహశీల్దార్ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కరపత్రాల ఆవిష్కరణలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు.

విభజన హామీలు అమలు చేయాలి : డివైఎఫ్‌ఐ



కడప : వినాయక విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న డివైఎఫ్ఐ నాయకులు

ప్రజాశక్తి-కడప అర్బన్

విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు మరిచాయని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ తెలిపారు. బుధవారం డివైఎఫ్ఐ అధ్వర్యంలో విభజన హామీలు అమలు చేయాలని వినూత్న రీతిలో కడపలో గణపతి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమకు ప్యాకేజీ వంటివి చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులను హరిస్తోందన్నారు. గడిచిన పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలను మరచిపోవాలని కేంద్రం స్పష్టంగా చెబుతుందని తెలిపారు. విభజన హామీలు అమలు అయితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు 25 ఎంపీలు తనకు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తానే కేంద్రం దగ్గర మెడలు వంచుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితులలో ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలలో బిజెపికి బహిరంగంగా మద్దతు తెలుపుతూ రాష్ట్ర హక్కులను కేంద్రం వద్ద తాకట్టు పెడుతుందని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ వేస్తే రాయలసీమలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర హక్కులు కోసం గళం విప్పాలని డిమాండ్ చేశారు.లేకుంటే చరిత్ర హీనులుగా ప్రజల వద్ద మిగులుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు షాకీర్, ఉపాధ్యక్షులు విజయ్ పాల్గొన్నారు. **బద్వేలు** :విభజన హామీలు అమలు చేయాలని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున ఆధ్వర్యంలో గణపతి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ నాయకులు యు.ఆంజనేయులు, బాల గురవయ్య, సురేంద్ర, సుభాన్, నరసింహ, ఓబులేసు పాల్గొన్నారు. **జమ్మలమడుగు** : డివిభజన హామీలు అమలు చేచాలని కోరుడూ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య అధ్వర్యంలో గణపతి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు బ్రహ్మయ్య, నాగరాజు, మహేష్ పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : కలెక్టర్

ప్రజాశక్తి-కడప

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వి.విజయ్‌రామరాజు హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని విసిహాలులో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తరువాతే వివాహాలు జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని, అంతేగాక వారి తల్లి దండ్రులకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల్యవివాహాలు చేయడం వలన కలిగే నష్టాలు గురించి వారికి అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహల కట్టడి తో మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని సచివాలయ పరిధిలో మహిళా పోలీస్ సహకారంతో రిజిస్టర్ మెయింటైన్ చేసి తప్పకుండా పెళ్లిళ్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. పెళ్లి తంతు జరిపించే పూజారులు, మతపెద్దలు, ఫొటో, వీడియో గ్రాఫర్‌లు, ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ బ్రోకర్స్, ప్రింటర్స్ ముందుగా వధూవరుల వయస్సుతో ఆధార్ కార్డుతో సరిచూసుకొని పెళ్లిళ్లు జరిపించాలన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్‌ను జారీ చేసే సమయంలో వారి ఆధార్ కార్డుతో వయసును సరి చూసుకుని సర్టిఫికెట్‌ను జారీ చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఒకవేళ బాల్య వివాహాలు జరిపిస్తే పైన పేర్కొన్న వారందరిపై కేసులు నమోదు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్ తన ఇళ్ల పరిధిలో పెళ్లిళ్ల సమాచారంపై అవగాహన కలిగి ఉండాలని, వారి పరిధిలో మైనర్లు పై పెళ్లిళ్లు జరిగితే, వాలంటీర్లపై కూడా కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో గర్ల్ చైల్డ్ డ్రాప్ ఔట్స్ పైన ఖచ్చితమైన నిఘా ఉంచి, తిరిగి వాళ్ళని మళ్లీ స్కూల్లల్లో చేర్పించే వరకు బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్స్ డ్రాప్ ఔట్స్‌లో బాల్యవివాహాలు జరిగితే హెడ్ మాస్టర్, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే ఫంక్షన్ హాల్స్, ఆలయాలు, చర్చిలు, షాది ఖానాల ముందు బాల్యవివాహాల నిషేధంపై హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. విఒ మీటింగ్‌లలో బాల్య వివాహాల నిరోధంపై డిఆర్‌డిఎ, మెప్మా, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డిఎస్ఆర్‌తో పాటు బాల్యవివాహాలపై కచ్చితంగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించారు. బాల్య వివాహాలపై సమాచార పౌర సంబంధాల శాఖ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. ఆపదలో ఉన్న బాలల తక్షణ సహాయం కొరకు 181,1098,100,112 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. బాల్య వివాహాలు, బాల్య అక్రమ రవాణా, బాలలపై అక్రమ వేదింపులు, బడి బాట పడదాం, బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం తదితర పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్‌డిఒలు ధర్మచంద్రారెడ్డి, వెంకటేశం, శ్రీనివాసులు, ఐసిడిఎస్ పీడీ శ్రీలక్ష్మి, డిసిపిఒ సుభాష్, మెప్మా పీడీ సురేష్‌రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్ నాయక్, జడ్పీ సిఇఒ సుధాకర్‌రెడ్డి, ఐ అండ్ పీఆర్ ఎడి వేణుగోపాల్‌రెడ్డి, పోలీస్ అధికారులు, దేవాదాయ శాఖ ఎసి శంకర్ బాలాజీ, మున్సిపల్ కమిషనర్లు, సఖి సెంటర్ అధికారులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ్‌రామరాజు

వైవీయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం



పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న విసి సుధాకర్

ప్రజాశక్తి-కడప అర్బన్

యోగి వేమన విశ్వవిద్యాలయ పీజీ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డితో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విసి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆర్ట్స్ బ్లాక్, సైన్స్ బ్లాక్, కామర్స్, మేనేజ్మెంట్ బ్లాక్‌లో జరుగుతున్న పరీక్షలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. విశ్వవిద్యాలయం పరీక్షల సంస్కరణలు తీసుకొచ్చిందని, వికేంద్రీకరణ విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా ఫలితాలు త్వరగా విడుదలై విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తొలి రోజు రెండవ సెమిస్టర్ నాన్ కోర్ పరీక్ష నిర్వహించామని తెలిపారు. గురువారం నుంచి నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.రఘునాథ్ రెడ్డి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల సహాయ ఆచార్యులు, సహ ఆచార్యులు, ఆచార్యులు పాల్గొన్నారు. తొలి రోజు సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న విష్ణుప్రీతమ్‌రెడ్డి

సమస్యలపై దృష్టి సారించండి : కాంగ్రెస్

ప్రజాశక్తి-కడప

నగరంలోని స్థానిక సమస్యలపై నగర కమిషనర్ ఎక్కువగా దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు విష్ణుప్రీతమ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర కమిషనర్ రోడ్లు, కాలువల విస్తరణపై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. స్థానికంగా అన్ని కాలనీలలో కాలువలు పూడిపోయి ఉండడం లాంటి సమస్యల పైన కమిషనర్ ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. పలమార్లు స్థానిక సమస్యలపై నగరపాలక సంస్థ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంకా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. 15, 16, 17వ డివిజన్లో డ్రెయినేజీ, వాటర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వర్షం వస్తే ఈ డివిజన్లలో ప్రజలు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ మురికి ఉంది, ఎక్కడ బురద ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కమిషనర్ చొరవ తీసుకొని పైన పేర్కొన్న సమస్యలపై దృష్టి పెట్టి వాటికి పరిష్కారం చూపాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు బాలగిరి శివ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ బాబు, ఫారూక్ పాల్గొన్నారు.

రక్తదానం మరొకరికి ప్రాణదానం

కడప: రక్తదానం మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అప్సర్‌ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.అప్సర్ ఖాన్ అన్నారు. నగరానికి చెందిన ఐఆర్‌సి సీనియర్ సభ్యులు అబ్దుల్ రాయల్ కరిముల్లా ఆధ్వర్యంలో బుధవారం వారి కార్యాలయంలో జాతీయ రక్తదాన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పుట్టినరోజున, పెళ్లి రోజున అలా తమకు నచ్చిన రోజులలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అబ్దుల్లా సత్తార్ పాల్గొన్నారు.

కడప రైల్వేస్టేషన్ మేనేజర్‌గా శేఖర్‌కుమార్



శేఖర్‌కుమార్

ప్రజాశక్తి-కడప

కడప రైల్వేస్టేషన్ మేనేజర్‌గా బుధవారం జాగర్లపూడి శేఖర్‌కుమార్ బాధితులు చేపట్టారు. గతంలో ఈయన కమలాపురం, నందలూరు, గంగా యపల్లి రైల్వేస్టేషన్ మేనేజర్‌గా పనిచేశారు. గంగాయపల్లిలో పనిచేస్తూ బదిలీపై కడపకుమ వచ్చారు. ఈ ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రతే తొలి ప్రాధాన్యతగా భావించి, ఆ లక్ష్యంతో పని చేస్తానని చెప్పారు. కడప రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చదనంగా ఉండేటట్లు చేస్తామన్నారు. అందరి సహకారంతో ముందుకు వెళతానని పేర్కొన్నారు.

సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం

ప్రజాశక్తి-చెన్నూరు

స్థానిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్ వి.విజయ్‌రామరాజు అధికారులకు సూచించారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కడప ఆర్‌డిఒ ధర్మచంద్రారెడ్డి హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండలంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రభుత్వం అత్యంత ప్రధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్రామ స్థాయి సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే చాలా వరకు ఆయా గ్రామాల్లోని సమస్యలకు సచివాలయాల పరిధిలోనే పరిష్కారం అందివ్వడం జరుగుతోందన్నారు. అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలు అందుకోలేని వారు వెంటనే వారి పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం మొత్తం చెన్నూరు మండలం చేరుకోవడం జరిగిందని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిపి చీర్ల సురేష్ యాదవ్, కుప్పం మండల అధ్యక్షుడు ఆర్.సుబ్బారెడ్డి, టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, కనపర్తి ఎంపిటిసి రఘురామిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సొంటం నారా యణరెడ్డి, శివాలపల్లి సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కళ్యాణ్, స్పెషలాఫీసర్ డాక్టర్ హెచ్.వెంకట సుబ్బయ్య తహశీల్దార్ పఠాన్ అలీఖాన్, ఎంపిడిఒ సురేష్ బాబు పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ విజయ్‌రామరాజు

బ్రౌన్ గ్రంథాలయానికి పుస్తకాలు బహూకరణ

కడప అర్బన్ : అనంతపురానికి చెందిన విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ అవధానం నాగరాజారావు బుధవారం తన స్వగృహంలోని 400 పుస్తకాలను సిపిబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం గ్రంథపాలకులు జి.హరిభూషణరావు, సిబ్బంది నీలకంఠేశ్వర్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా సంచాలకులు ఆచార్య తప్పెట రామప్రసాదరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అవధానం నాగరాజారావు బహూకరించిన అమూల్యమైన గ్రంథాల్లో ఆనందభైరవి, శ్రీవిద్యాస్తుతి, శ్రీమహాభాగవత హృదయం, వేదజ్ఞానం, మూడుకాళ్ళ మేక, శ్రీమదాంధ్ర రామాయణం, రామాయణంలోని కొన్ని ఆదర్శపాత్రలు, మహాకవి గురజాడ, వదరుబోతు, అనూహ్య, భాషా సంస్కృతి, చీకటి సూర్యుడు, గౌరీ కల్యాణం, ఆత్రం పెళ్ళికొడుకు, జీవన గమ్యం, అనంత వ్యాసం, పలుకులమ్మ తోటమాలి, విద్వాన్ విశ్వం పెన్నేటిపాటం ఒకనాడు కావ్యానుశీలన తదితర గ్రంథాలున్నాయన్నారు. గ్రంథాలయానికి పుస్తకాలను బహూకరించిన డాక్టర్ అవధానం నాగరాజారావును వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రర్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య అభినందించారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథపాలకులు ఎన్.రమేశ్‌రావు, జూనియర్ అసిస్టెంట్ ఎం.మౌనిక హర్షం వ్యక్తం చేశారు.

అల్పాహారం పంపిణీ

కడప అర్బన్: భక్తులకు, ప్రజలకు అల్పాహారాన్ని టిడిపి కడప నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవి పంపిణీ చేశారు. బుధవారం దేవుని కడప, పాత కడప చెరువు వద్ద కౌంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దేవునికడప మాజీ సర్పంచ్ టి.కృష్ణారెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శంకర్, గురువయ్య పాల్గొన్నారు.

660 జిఒను రద్దు చేయాలి

- ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె

పంటల బీమాపై ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబర్ 660ని వెంటనే రద్దు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సచివాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2023-24 పంటల బీమాలో ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రవేశం నిలిపివేయాలన్నారు. ప్రభుత్వమే పంటల బీమా అమలు చేయాలన్నారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో బిడ్డింగ్ నిర్వహించిందిన్నారు. 2020 నుండి 2023 వరకు మూడు సంవత్సరాల పంటల బీమా అమలు అనుభవం పరిశీలిస్తే ప్రభుత్వం నేరుగా పంటల బీమా అమలు చేసిన 2020-21లో రూ.1700 కోట్లు, 2021-22లో రూ.2,900 కోట్లు రైతులకు పంటల బీమా రూపంలో ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. 2022-23లో ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు జరిగిన పంటల బీమా పథకం వలన రైతులకు కేవలం రూ.1100 కోట్లు మాత్రమే బీమా పరిహారం వచ్చిందని తెలిపారు. పంటల బీమా పథకం ప్రభుత్వమే తన బాధ్యతగా అమలు చేయాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీల లాభాల కొరకే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదన్నారు. కనుక ప్రధాన మంత్రి ఫసల్ బీమా అమలు నిలిపివేయాలని పేర్కొన్నారు. 2022-23 సంవత్సరంలో పంటల నష్ట పోయినా పంటల బీమా అమలు కాని రైతులు అందరికీ పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, చింతకొమ్మదిన్నె మండల రైతు సంఘం నాయకులు శ్రీనివాసులురెడ్డి, చిన్న సిద్దయ్య, రంగారెడ్డి, వై.సిద్దయ్య పాల్గొన్నారు



భూమి పత్రాలను సర్పంచ్‌కు అందజేస్తున్న దాత గురమ్మ

గ్రామ పంచాయతీకి 15 సెంట్ల స్థలం వితరణ

ప్రజాశక్తి-పోరుమామిళ్ల టౌన్

పట్టణానికి చెందిన కంపసముద్రం గురమ్మ 15 సెంట్లు స్థలాన్ని పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీకి దానమిచ్చారు. సర్వే నంబర్ 166లో 15 సెంట్లు భూమిని దానం ఇస్తున్నట్లు ప్రకటించారు. పోరుమామిళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఇఒ సుబ్బారావు, సర్పంచ్ యనమల సుధాకర్‌కు భూపత్రాలను అందజేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఈ స్థలాన్ని తాను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ గడువు పెంపు

ప్రజాశక్తి-కడప

పూర్వ విద్యార్థులకు వన్ టైం సెటిల్మెంట్ సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్ తెలిపారు. 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలలో తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు తమ ఫీజును చలానా ద్వారా చెల్లించాలని తెలిపారు. ప్రతి ఒక్క సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చొప్పున ఈ నెల 13వ తేదీ నుండి 25వ తేదీలోపు ఇది చెల్లించాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే పరీక్షల విభాగంలో సంప్రదించవచ్చునని తెలిపారు.

ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యం

ప్రజాశక్తి-బి.కోడూరు

ఆయుష్మాన్ భవ ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు విలువైన వైద్యం ఉచితంగా అందిస్తారని పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ వినీత్ రాజ్‌కుమార్, డాక్టర్ ఉదయ్ కిరణ్ అన్నారు. బుధవారం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ డిజిటల్ హెల్త్ కార్డులను సచివాలయ ఎఎన్ఎంలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భవ హెల్త్ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపిహెచ్ఎస్ పుష్పాంజలి, హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ రామతీర్థం, ఫార్మసిస్టు వెంకటేశ్వర్లు, ఆరోగ్య మిత్ర సుధాకర్‌రెడ్డి స్టాఫ్ నర్స్, ల్యాబ్ అసిస్టెంట్ చంద్ర, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

కడప: ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని న్యాయవాది ఉదయశ్రీ పేర్కొన్నారు. బుధవారం డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1997లో తమిళనాడు రాష్ట్రం తొలిసారిగా ర్యాగింగ్‌కు సంబంధించిన చట్టాలను ఆమోదించిందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కడప వారి దృష్టికి తీసుకుని రావచ్చును అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.సుధాకర్‌రెడ్డి, హెచ్ఒడి డాక్టర్ కెఎన్ శశికుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ టి.రవీంద్రారెడ్డి, కళాశాల ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.శంకర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సుబ్బరాజు యాదవ్

జిపిఎస్ ఉద్యోగుల పాలిట ఉరితాడు

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు

రాష్ట్రంలోని దాదాపు 3.5లక్షల ఉద్యోగులు కోరుకునేది పాతపెన్షన్ విధానాన్ని అని, జిపిఎస్ కాదని ఎపి రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు యాదవ్ అన్నారు. స్థానిక అనిబిసెంట్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన ఎస్‌టిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిపిఎస్‌పైన ప్రభుత్వం తీసు కొచ్చే బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఇష్టంలేని ఈ జిపిఎస్‌ను బలవంతంగా రుద్దడాన్ని తాము ఒప్పుకోబోమని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని మానుకొని మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసినట్లుగా పాతపెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయులతో పెద్దఎత్తున పోరాటాలు కొన సాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామ్మో హన్, వినోద్ కుమార్, నరేష్, జోసఫ్, గుర్రయ్య, హరిరామకృష్ణ, లక్ష్మీగౌడయ్య పాల్గొన్నారు. **కడప అర్బన్ :** రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎస్ విధానం అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, సిఎం హామీ ఇచ్చిన విధంగా పాతపెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిపిఎస్ విధానాన్ని ఉద్యోగులందరూ వ్యతిరే కిస్తున్నారని ఈ విధానాన్ని ఎపిటియఫ్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అనేక రాష్ట్రాలు పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరించడానికి ప్రయత్నాలు ప్రారం భిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ పేరుతో మరో కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం సమంజసం కాదని పేర్కొన్నారు. జిపిఎస్ విధానం సిపిఎస్ కంటే ఏరకంగాను మెరుగైన విధానం కాదని తెలిపారు. పాతపెన్షన్ విధానం అమలుకు ఎపిటిఎఫ్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

జగన్ పాలనలో సీమకు నవ మోసాలు

- పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి

ప్రజాశక్తి - వేంపల్లె

జగన్ పాలనలో రాయలసీమకు నవ మోసాలు, నవద్రోహాలు జరిగినట్లు పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిఎం జగన్‌రెడ్డి సీమ కష్టాలు తనకు తెలుసునంటూనే పదేపదే రాయలసీమకు మోసం చేయడం శోచనీయమన్నారు. సంజీవని లాంటి ప్రత్యేకహోదా అమలు కాలేదన్నారు. రాయలసీమకు కేంద్రం నుండి బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తెప్పించలేదని చెప్పారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాలేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం శ్రీకాళహస్తి వద్ద ప్రారంభించిన మన్నవరం విద్యుత్ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం మూసి వేయగా అడ్డుకోలేదని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కనీసం హైకోర్టు అయిన రాయలసీమలో ఏర్పాటు కావాల్సి ఉన్నా కాలేదన్నారు. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తే దూరం కారణంగా ఎక్కువ నష్టం రాయలసీమ వాసులకే అన్నారు. కొంత మేరకు పనులు పూర్తయిన కడప-రాయచోటి-మదనపల్లె-బెంగళూరు బ్రాడ్‌గేజ్ రైలు మార్గాన్ని నిలుపుదల చేసి ఈ ప్రాజెక్టు వద్దని రైల్వే శాఖకు లేఖ రాయడం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాయలసీమ పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే నవ మోసాలు సరి దిద్దాలని తులసిరెడ్డి కోరారు.

నష్టపరిహారం త్వరగా అందివ్వాలి : ఆర్‌డిఒ

ప్రజాశక్తి - చాపాడు

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేలో భూములు కోల్పోయిన మండల పరిధిలోని రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు సిబ్బందికి సూచించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆర్‌డిఒ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు చాలా మందికి నష్టపరిహారం ఇప్పటికే అందిందన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న రైతుల వివరాలను సేకరించి వెంటనే వారికి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. నష్టపరిహారం పంపిణీలో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుభాని, డిటి యామిని, వీఆర్వోలు పాల్గొన్నారు.

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ప్రజాశక్తి - కొండాపురం

మండలంలోని తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం-ఏటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ మోహన్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఎర్ర గుంట్ల మండలం తిప్ప లూరు గ్రామానికి చెందిన హరికృష్ణ(27) అనంతపురం జిల్లాలోని తన భార్య వద్దకు మోటార్ బైక్‌పై వెళుతూ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ (కెఎ01ఎపి 3222)ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత వెనుకగా వస్తున్న మరో కారు (కెఎ04 ఎఎ6443) ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న ఎస్ఐ తన సిబ్బందితో ప్రమాద స్థలానికి వెళ్లి గాయ పడిన వారిని, మరణించిన యువకుడ్ని బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలిం చారు. ఈ ప్రమాదంపై తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.



లారీని ఢీకొన్న బైక్, కారు

ద్విచక్ర వాహనం అదుపు తప్పి మరొకరు..

మండలంలోని పి.అనంతపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంలో వెళుతున్న రాజేష్ (30) అనే యువకుడు దుర్మరణం చెందాడు. చౌటిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు రాజేష్ తాడిపత్రి నుండి ద్విచక్ర వాహనంలో స్వగ్రామినికి వస్తుండగా రోడ్డుపై ఉన్న పెద్ద గుంత వద్ద వాహనాన్ని అదుపు చేసుకోలేక కిందపడ్డాడని కొండాపురం ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న సిఆర్ అసోసియేషన్ వారు రోడ్డుపైన ఉన్న గుంతలను పూడ్చకుండా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం, అతి భారీ లోడుతో మట్టిని నింపుకొని వెళ్లి ఉన్న చిన్నపాటి గుంతలు కూడా పెద్దవి కావడం, రోడ్డు పక్కగా కనీసం రెడ్ టేప్ కానీ. ప్రమాద హెచ్చరికలు గానీ ఏర్పాటు చేయక పోవడం వల్ల రోజుకో ప్రమాదం జరుగుతోంది. ఇప్పటికైనా సిఆర్ అసోసియేషన్ సంస్థ రోడ్డుపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

కాపాడిన పోలీసులు - భార్యాభర్తలకు కౌన్సెలింగ్

ప్రజాశక్తి - వేంపల్లె

మండలంలోని నందిపల్లె చెరువులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నందిపల్లె గ్రామానికి చెందిన హసీనా అనే ఆమె ఇంట్లో భర్తతో గొడవ పడి బుధవారం చెరువులో దూకే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలో చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం విధుల్లో ఉన్న ఎస్ఐ తిరుపాల్ నాయక్, కానిస్టేబుళ్ల ఆంజనేయులు, ఆయ్యావారెడ్డి, రమణ చూసి హసీనాను కాపాడారు. అనంతరం భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. మహిళ ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుళ్లను ప్రజలు అభినందించారు.

ఆరుతడి దుక్కిళ్లలో రైతులు

ప్రజాశక్తి - చాపాడు

తీవ్ర వర్షాభావంతో రైతులు ఆరుతడి పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు దుక్కిళ్లు చేయడంలో నిమగ్న మయ్యారు. ఖరీఫ్ సీజన్‌లో వరి పంట సాగు చేయలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలు సరిగా పడకపోవడంతో కెసి కాలువకు నీరు రాలేదు. పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేసిన జనుము, జీలుగ వంటి వాటిని రైతులు తొలగిస్తున్నారు. ఈ నెల చివరికి ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ ప్రారం భం కావడంతో రైతులు ఆరుతడి పంటల సాగుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దుక్కిళ్లు చేపడుతున్నారు. మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 2వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలను రైతులు సాగు చేశారు. ఇప్పటివరకు 18వందల ఎకరాల్లో ఇ క్రాప్ నమోదైంది. రామదాసుపురం, అయ్యవారిపల్లి, తిమ్మాయిపల్లి, కందూ తీర గ్రామాల పరిధిలో కొంతమంది రైతులు వరి పంటను సాగు చేశారు. సీతా రామాపురం, చాపాడు, చియ్యపాడు, రాజువారిపేట, వెదురూరు గ్రామాల పరిధిలో ఆరుతడి పంటల సాగు చేపట్టారు. మినుము, జొన్న, మొక్కజొన్న, పెసర, కూర గాయల సాగుకు రైతులు చర్యలు చేపడుతున్నారు. ఎకరా దుక్కిళ్ళకు ట్రాక్టర్‌కు రూ.14వందలు ఖర్చులు అవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు దుక్కి చేయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు.



సోమాపురం వద్ద ఆరుతడి పంటల సాగుకు సేద్యం చేస్తున్న రైతు

ఆరుతడి పంటలకైనా నీరు విడుదల అవుతుందో లేదోననే ఆలోచనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.

కులాలతో ముడిపెట్టడం సరికాదు



మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి

ప్రజాశక్తి - చాపాడు

రెడ్డి సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేగా గెలుపొందుతారని, రాజకీయాలకు కులాలతో ముడిపెట్టడం సరికాదని ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి స్పందిస్తూ విలేకరులతో మాట్లా డుతూ అన్ని కులాలు ఉంటేనే రాజకీయం ఉంటుందన్నారు. రెడ్లు మాత్రమే రాజకీయం చేయాలని భావించే డిఎల్ తన అభిప్రాయం మార్చుకో వాలన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. డిఎల్ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, 2019లో ఎవరికి ఓటు వేశారో ప్రజలకు తెలిపాలన్నారు. టిడిపి అభ్యర్థుల గురించి మాట్లా డటానికి డిఎల్‌కు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేస నట్లు ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశారని, డిఎల్ టిడిపి టిక్కెట్ కోసం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే పిఎ శ్రీనివాస్ ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. 2014, 2019 ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. గెలు పోటములతో సంబంధం లేకుండా గత 50 ఏళ్లకుపైగా మైదుకూరు ఎమ్మెల్యేగా తమ కుటుంబం పోటీ చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా బరిలో ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని, డిఎల్ ఏమి అభివృద్ధి చేశారో చూపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

నేడు గురజాడ గీతాలాపన : జెవివి

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు

గురువారం గురుజాడ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన రచించిన 'దేశమును ప్రేమించుమన్న' గీతాలాపన చేయాలని ప్రయివేట్ స్కూల్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసుబ్బారెడ్డి, జనవిజ్ఞానవేదిక (జెవివి) జిల్లా అధ్యక్షులు పోలంకి శ్రీరాములు కోరారు. ఆ మేరకు స్థానిక దీప్తి జూనియర్ కళాశాలలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ దృష్టిలో దేశభక్తి అంటే మనుషులను ప్రేమించడం, ఆకలిని నిర్మూలించడం అన్నారు. దేశాన్ని పురోగమనం వైపు నడిపించడమే దేశభక్తి అన్నారు. ప్రకృతి రహస్యాలను ఛేదించడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందడుగు వేయడమే నిజమైన దేశభక్తి అన్నారు. జెవివి ప్రధాన కార్యదర్శి సునీత మాట్లాడుతూ ప్రతి మనిషి తనకోసం తాను బతకడంతోపాటు చుట్టూ ఉన్నవారి కోసం కూడా పాటుపడాలన్నారు. దేశభక్తి అంటే మనుషులను కలపడమేనని



కరపత్రాలను ఆవిష్కరిస్తున్న జెవివి సభ్యులు

తెలిపారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, గౌరవసలహాదారు మురుకూటి సూర్యనారాయణరెడ్డి, కళాశాల యాజమాన్యం సుదర్శన్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక నిమజ్జనం



గణేష్ ఉత్సవాల్లో ఎమ్‌డి కందుల చంద్రఓబుల్‌రెడ్డి

ప్రజాశక్తి - కడప అర్బన్

గణపతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కెఎస్‌ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో నిమజ్జన ఊరేగింపు గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అనే నినాదాలతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్రఓబుల్‌రెడ్డి (నాని) ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, కార్యనిర్వాహకులు, గణపతి మహోత్సవం ద్వితీయ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. లడ్డూ వేలం పాటలో ఎఎంఆర్ కన్స్ట్రక్షన్ (కడప) అధినేత అనిల్ రు.1,50,116 దక్కించుకున్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ కందుల మదన్మోహన్‌రెడ్డి, కరస్పాండెంట్, ట్రెజరరీ కందుల రాజేశ్వరమ్మ, ప్రిన్సిపల్ డాక్టర్ విఎస్ఎస్ మూర్తి, కెఎల్ఎం మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి రత్నమ్మ, కెఒఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ లిఖితారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పి. ప్రేమ్‌కుమార్, వివిధ విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. **సింహాద్రిపురం :** మండలంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు వైభవంగా ముగిశాయి. బుధవారం మూడు రోజుల నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున విగ్రహాలను కుంటల వద్దకు, కాలువలు వద్దకు తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. మూడు రోజుల నుంచి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఉట్టికొట్టే కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలును నిర్వహించారు. నిమజ్జన సందర్భంగా మహిళలు, యువత రంగులు చల్లుకుంటూ వాయిద్యాల మధ్య గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. **ముద్దనూరు :** వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో వాడవాడలా ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసి బుధవారం మూడవరోజు పలు విగ్రహాలను వైభవంగా నిమజ్జనానికి తరలించారు. ఆయా మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. **దువ్వూరు :** మండల వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం బుధవారం ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండపాల వద్ద అన్నదానం పెద్ద ఎత్తున చేపట్టారు. లడ్డూ వేలం పాటలో దువ్వూరు వనం వీధిలో రూ.32,000, గొల్లపల్లె గ్రామంలో రూ.30,600, చిన్నసింగనపల్లె గ్రామంలో రూ.21,000 పలికింది. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. **చక్రాయపేట :** మండలంలోని ఎర్ర బొమ్మనుపల్లె పంచాయతీ తక్కల్లపల్లి సమీపంలో ఉన్న కాలేటి ప్రాజెక్టు వద్ద పకడ్బందీగా వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. మండలంలో 57 చోట్ల వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారని, అందులో మూడు రోజులకు 27 చోట్ల నుండి కాలేటి వాగు ప్రాజెక్టు వద్దకు విగ్రహాలు వచ్చాయని సిఐ గోవిందరెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. **జమ్మలమడుగు రూరల్ :** జమ్మలమడుగులో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి మూడవ రోజు పట్టణంలో కొన్ని పుర వీధులో, మండలంలోని పి.బొమ్మేపల్లె, గూడెంచెరువు, పొన్నతోట అంబవరం, గండికోట, రాజీవ్‌నగర్ కాలనీ, పాటి, సున్నపురాలపల్లి, పెద్ద దండ్లూరు, గోరిగనూరు, ధర్మపురం, మోరగుడి, ఉప్పలపాడు గ్రామాల్లో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి పెన్నానది, కుందూనది ఆయా గ్రామా ల్లోని చెరువులలో నిమజ్జనం చేశారు. పోలీసులు అడుగడుగునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.



జమ్మలమడుగు రూరల్ : నిమజ్జనానికి తరలివెళుతున్న బాలాజీ హైస్కూల్ విగ్రహం

రామిరెడ్డిచెరువు సమీప కొండల్లో చిరుత సంచారం

ప్రజాశక్తి - చక్రాయపేట

మండలంలోని గడ్డంవారిపల్లె పంచాయతీ మూలపల్లె గ్రామం సమీపంలో ఉన్న రామిరెడ్డి చెరువు కొండల్లో చిరుతపులు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ డిఆర్ఒ గుర్రప్ప తెలిపారు. రెండు రోజుల క్రితం ఆ కొండల్లో చిరు తపులులు సంచరిస్తున్నాయనే సమాచారంతో వేంపల్లి అటవీ శాఖ అధి కారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. రామిరెడ్డి చెరువు వద్ద దట్టమైన అడవులు ఉండడం వల్ల పులులు ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి అడవి లోపలికి గొర్రెల కాపరులు గాని, బర్రెల కాపర్లు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. బుధవారం ఫారెస్ట్ డిఆర్ఒ గుర్రప్ప తమ సిబ్బందితో రామిరెడ్డి చెరువు వద్దకు వెళ్లి పరి శీలిం చారు. చుట్టుపక్కల వారు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

పాలమూరు ప్రాజెక్టుతో రాయలసీమకు తీవ్ర అన్యాయం

- 'సీమ' పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్)

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ కార్మిక సమాఖ్య ప్రొద్దుటూరు అధ్యక్షుడు అప్పపోగుల ఎల్లయ్యలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇప్పటికే రాయలసీమ నష్టపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ప్రాజెక్టు వల్ల రాయలసీమకు నీళ్లే రావన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 నిర్వహణ సాధ్యం కాదన్నారు. రాయలసీమ కోసం పాలమూరు ప్రాజెక్టు మీద తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యక్తిగత కుట్రలు మానాలి

- దీక్షలకు టిడిపి నాయకుల మద్దతు

ప్రజాశక్తి - జమ్మలమడుగు రూరల్

రాజకీయ పోటీ ఉండాలే కానీ వ్యక్తిగత కుట్రలు చేయరాదని టిడిపి ఇన్‌ఛార్జి సి.భూపేష్‌రెడ్డి వైసిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలను భూపేష్‌రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ప్రారంభించారు. దీక్షలో రైతులు కూర్చున్నారు. వీరికి టిడిపి కడప పార్లమెంట్ అధ్యక్షులు లింగారెడ్డి మాజీ ఎమ్మెల్సీలు శివనాథ్‌రెడ్డి, నారా యణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, అధికార ప్రతినిధి పొన్నతోట శ్రీని వాసులు, మల్లికార్జున, రైతులు, రైతు సంఘం నాయకులు, పార్టీ నాయ కులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు, సంఘీభావం తెలిపారు.



లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

పేదలకు వరం.. సిఎం సహాయనిధి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి - జమ్మలమడుగు

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసిపి కార్యాలయంలో బుధ వారం ఆయన సిఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయిదు మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల 70 వేలు చెక్కులను అందజేశామన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యే ప్రత్యేక కృషికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, వేపరాల ఎంపిటిసి కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. **ప్రొద్దుటూరు :** సిఎం సహాయనిధి చెక్కులను బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బి.లక్ష్మీదేవి, వైస్-చైర్మన్ బంగారురెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. రూ.9లక్షల 90వేలు విలువ కలిగిన 9 చెక్కులను మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బంగారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశాల మేరకు చెక్కులను పంపిణీ చేశామన్నారు. రెండు రోజుల క్రితం ఒక పేద వ్యక్తికి రూ.25.70లక్షలు సిఎంఆర్ఎఫ్ కింద చెక్కును పంపిణీ చేశామన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వెయ్యికి పైగా ఈ చెక్కులను పంపిణీ చేసి పేద రోగులను జగన్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. మళ్లీ జగన్‌ను సిఎంను చేస్తే సమాజం మరింత ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన వరి ధాన్యం వేలం పాట

ప్రజాశక్తి - చాపాడు

గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం ద్వారా ఖరీఫ్ సీజన్‌లో రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఎన్‌డిఎల్‌ఆర్-7 రకం వరి ధాన్యాన్ని బుధవారం బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మ్యాగీ తెలిపారు. చాపాడు రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ వేలంపాటలో 83 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటా రూ.2,900కు లక్ష్మీపేటకు చెందిన సుబ్బారెడ్డి దక్కించుకున్నారని ఆమె తెలిపారు.

లింగాకర్షణ బుట్టలతో ప్రయోజనం

ప్రజాశక్తి - చక్రాయపేట

వరి పంట సాగు చేస్తున్న రైతులు వారి పొలాల్లో పురుగుల ఉత్పత్తి నివారించడానికి లింగా కర్షణ బుట్టలు వాడాలని ఆర్‌బికె ఇన్‌ఛార్జి ప్రసాద్ సూచించారు. లింగాకర్షణ బుట్టల వాసనకు మగ పురుగులు ఆకర్షితమై బుట్టలో పడి చనిపోతాయన్నారు. మండలంలోని కె.రాజుపల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తక్కువ, పర్యావరణ అనుకూలమని వ్యవసాయ అధికారి నవత్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఎపి సిఎంఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు

రూ.1.10 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

ప్రజాశక్తి - చాపాడు

మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ.1.10 లక్షలకు గ్రామానికి చెందిన ఉయ్యాల ట్రాక్టర్ ఓబుల్‌రెడ్డి దక్కిం చుకున్నారు. పెద్దశెట్టిపల్లెలో గొడ్లవీటి సుబ్బరాయుడు రూ.40వేలకు దక్కిం చుకున్నారు. చాపాడు మం డలం రాజువారిపేట గ్రా మంలో కొత్తపల్లి ప్రదీప్‌రెడ్డి రూ.40వేలకు లడ్డూ దక్కించుకున్నారు. మైదు కూరు పట్టణంలోని పెద్దమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాటలో రూ.3.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే.



ఉత్సలవరంలో లడ్డూతో ట్రాక్టర్ ఓబుల్‌రెడ్డి

దుంపలగట్టులో రూ.65 వేలు...

ఖాజీపేట : గణేష్ నిమజ్జన సందర్భంగా బుధవారం దుంపలగట్టులో నిర్వహించిన వేలంలో లడ్డూను ఆ గ్రామ సీనియర్ టిడిపి నేత రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచు అరుణాదేవి దంపతులు దక్కించుకున్నారు. వినాయకుడి వెండి ఉంగరం వేలం పాటలో రూ.22 వేలకు ఇండ్ల వెంకట్‌రెడ్డి, ఇండ్ల దేవి దంపతులు దక్కించుకున్నారు. వినాయకుడి డబ్బు దండ వేలంపాట కార్యక్రమంలో తవ్వా మౌనిక, తవ్వా సుబ్బారెడ్డి దంపతులు దక్కించుకున్నారు.

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ప్రజాశక్తి - చాపాడు

మైదుకూరు పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 45మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శ్రీవారి సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సహకారంతో ఐదు రోజుల వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మొదటిసారిగా బుధవారం భోగా పార్వతమ్మ బ్లడ్ సెంటర్ చైర్మన్ ముత్తూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూత్తూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకులో రక్త నిలువ లేక రోగులు ఇబ్బంది పడుతున్న తరుణంలో యువత రక్తదానానికి ముందుకురావడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరికీ తమ బ్లడ్ బ్యాంక్ తరపున ధన్యవాదాలు తెలిపారు.



రక్తదానం చేస్తున్న యువకుడు

రైతుల్లో కొత్త ఆలోచన.. బైక్‌తో సేద్యం

ప్రజాశక్తి - పులివెందుల రూరల్

బిందు, తుంపర సేద్యం అనేవి కాకుండా బైకు సేద్యం కూడా ఉంటుందని ఓ రైతు కొత్త ప్రయోగం చేపట్టాడు. కాలానికి అనుగుణంగా రైతుల్లో ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని చెప్పవచ్చు. కాడెద్దులు కరువై, యంత్రాల సేద్యం బరువైన నేపథ్యంలో బైకు సేద్యం ఇప్పుడిప్పుడే రైతులు అలవాటు చేసుకుం టున్నారు. ఈ క్రమంలో లింగాల మండలంలో రైతు తన పంట పొలంలో బైక్‌తో సేద్యం ప్రారం భించాడు. అరటి పంటలో ఎడ్లు, ట్రాక్టర్ సేద్యం తరహాలో బైకు సాయంతో కలుపు నివారణ పనులు ప్రారంభించాడు. ఇలాంటి బైకు సేద్యాలు విజయవంతమైతే ప్రతి ఒక్కరూ ఆ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా వ్యవసాయం అంటేనే భారమవుతున్న ప్రస్తుత తరుణంలో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బైక్‌కు పెట్రోల్ ఖర్చు వచ్చినా ఫర్వాలేదనుకుని సేద్యం సాగించడం గొప్ప విషయమని పలువురు రైతులు ప్రశంసిస్తున్నారు.



పొలంలో బైక్‌తో పిచికారి చేస్తున్న రైతులు